సాక్షి అనకాపల్లి

శనివారం । 28 । సెప్టెంబర్ । 2024



విద్యార్థుల నౌకా సందర్శన

మహారాణిపేట : ఫిషింగ్ హార్బర్ జెట్టీలో విద్యార్థుల సందర్శన కోసం శుక్రవారం మినీ ఓపెన్ హౌస్ నిర్వహించారు.



ఏయూ రెక్టార్ తనిఖీలు

మద్దిలపాలెం: ఏయూలోని పలు విభాగాల్లో శుక్రవారం రెక్టార్ కిషోర్‌బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు.

వాతావరణం



అనకాపల్లి: రాగల ఐదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని ఆర్‌ఏఆర్‌ఎస్ వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరి శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 28న 12 మి.మీ, 29న 10, 30న 13, అక్టోబర్ 1న 11, 2న 11 మి.మీ వర్షపాతం నమోదవుతుందన్నారు.

న్యూస్‌రీల్

నూకాంబిక ఆలయ ఇన్‌చార్జి ఈవోగా డీసీ సుజాత



బాధ్యతలు స్వీకరిస్తున్న సుజాత

అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఈవో బండారు ప్రసాద్ విశాఖ బదిలీపై వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్.సుజాత మాట్లాడుతూ గతంలో అమ్మవారి ఆలయంలో ఈవోగా పనిచేశానని, అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃనిర్మాణం జరుగుతోందని, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు.

విద్యుత్ శాఖ ఎస్‌ఈగా జి.ప్రసాద్



ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రసాద్

అనకాపల్లి: విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా జి.ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ విశాఖ జీఎం ఆపరేషన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ జిల్లా అధికారిగా ఆయన బదిలీపై వచ్చారు. జిల్లాలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా కృషి చేస్తానని, దశల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యలతోపాటు, వినియోగదారుల ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

బూడి నాయకత్వంలో వైఎస్సార్‌సీపీకీ పూర్వ వైభవం

- తిరుమల లడ్డూ విషయంలో రాజకీయం తగదు
- వైఎస్సార్‌సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రసాద్



మునగపాక: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం వల్ల జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేందుకు తనకు ఏడాది పాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ముత్యాలనాయుడుకు జిల్లాపార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. జిల్లాకు చెందిన పార్టీ నేతల సలహాలు, సూచనల మేరకు ఏకాభిప్రాయంతో ముత్యాలనాయుడును పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ముత్యాలనాయుడు సారథ్యంలో జిల్లాలో పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేసిన తప్పును ప్రజలంతా తెలుసుకుంటున్నారని తెలిపారు.

నేడు ఆలయాల్లో పూజలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు, కూటమి నేతలు రాజకీయం చేయడం తగని ప్రసాద్ అన్నారు. లడ్డూకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు,కుతంత్రాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ 'గండి'!



- పెందుర్తి తహసీల్దార్ పోస్టింగ్ కోసం బాబ్జీ పట్టు
- పద్మనాభం నుంచి ఆనంద్‌కుమార్‌ను వేయాలని సిఫార్సు
- బాబ్జీ చెప్పినట్టే వినాలంటూ ఉన్నతాధికారులకు భరత్ స్పష్టీకరణ
- బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో ఆదేశాలు
- డీటీ, సర్వేయర్, ఎంపీడీవో పోస్టింగ్‌ల్లోనూ అదే తీరు
- ఎక్కడా చెల్లుబాటు కాని పంచకర్ల సిఫారసులు

మొన్నటికి మొన్న పోలీసుశాఖ బదిలీల్లో మాట చెల్లుబాటు కాలేదని మథనపడిన పంచకర్ల రమేష్‌బాబుకు రెవెన్యూ బదిలీలల్లోనూ అదే నగుబాటు ఎదురైంది. పెందుర్తి తహసీల్దారు పోస్టింగ్‌లో పంచకర్ల చెప్పిన పేరును కాకుండా తాజాగా గండి బాబ్జీ చెప్పిన వ్యక్తికి పోస్టింగ్ దక్కడం చర్చనీయాంశమైంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొద్దిరోజుల క్రితం సీఐల పోస్టింగ్‌ల విషయంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగి గన్‌మెన్లను సైతం వెనక్కి పంపి.. ఆ తర్వాత మిన్నకుండిపోయిన పంచకర్ల తాజా తహసీల్దార్ల బదిలీల్లో కనీసం స్పందించకుండా మౌనం వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన లోలోన రగిలిపోతున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా బహిరంగంగా వ్యాఖ్యానించకుండా తమ పార్టీ అధిష్టానం వద్ద విన్నవించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా సీఐల బదిలీల విషయంలో అధిష్టానానికి చెప్పినప్పటికీ స్పందన లేకపోవడంతో... ఈసారీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల అయినప్పటికీ... గండి బాబ్జీ మాటే చెల్లుబాటు అయ్యేలా టీడీపీ నేతల నుంచి వచ్చిన ఆదేశాలతోనే జిల్లా ఉన్నతాధికారులు ఆయన సిఫారసులకే పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎంపీ భరత్ జోక్యం చేసుకుని గండి బాబ్జీకి ప్రాముఖ్యత ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందని టీడీపీలో చర్చ నడుస్తోంది.

పాత తేదీలతో ఆదేశాలు..!

వాస్తవానికి ఉద్యోగుల బదిలీల గడువు ప్రక్రియ సెప్టెంబరు 15వ తేదీ నాటికి పూర్తి కావాలి. విజయవాడ వరదల నేపథ్యంలో 23కు వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. గండి బాబ్జీ ప్రతిపాదనలకు పెద్ద పీట వేయాలని ఎంపీ భరత్ ఆదేశాల మేరకు బదిలీల గడువు ముగిసిన తరువాత పాత తేదీలతో (సెప్టెంబరు 22వ తేదీ) పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలు మాత్రం 26వ తేదీ రాత్రి బయటకు రావడం గమనార్హం. అంతేకాకుండా ఏఎస్‌వో సర్కిల్-1లో సీనియర్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌గా కొద్దిరోజుల క్రితం పోస్టింగ్ ఇచ్చిన బంటు రమణను మార్చాలంటూ బియ్యం మాఫియా పట్టుబట్టడంతో ఆయనకు విశాఖ ఆర్‌డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన డి.జానకిని విశాఖ ఏఎస్‌వో కార్యాలయంలో సీనియర్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరికీ కూడా బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



గండి బాబ్జీకి భరత్ సపోర్ట్!

వాస్తవానికి విశాఖ దక్షిణ సీటును ఆశించిన గండి బాబ్జీ.. ఆ సీటు దక్కకపోవడంతో పార్టీ మారుదామని భావించారు. అయితే ఎక్కడి నుంచి పిలుపు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో మాడుగుల సీటు లభించిన బండారుకు ఇక పెందుర్తిలో పనులేమీ చేయవద్దనే అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే అక్కడితో ఆగకుండా పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల మాట కూడా చెల్లుబాటు కాకుండా చక్రం తిప్పడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన సీఐల పోస్టింగ్‌ల విషయంలోనూ గండి బాబ్జీ సిఫార్సు చేసిన వారినే నియమించారు. దీనిని నిరసిస్తూ తన గన్‌మెన్లను వెనక్కి పంపుతున్నట్టు నేరుగా పోలీస్‌బాస్‌కు పంచకర్ల స్పష్టం చేశారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇక తాజాగా పెందుర్తి తహసీల్దార్ పోస్టింగ్ విషయంలోనూ గండి బాబ్జీ మాటే చెల్లుబాటు కావడంతో పంచకర్ల షాక్ తిన్నారు. వాస్తవానికి పెందుర్తి తహసీల్దార్‌గా ప్రస్తుతం ఉన్న కె.వేణుగోపాల్ స్థానంలో మరొకరిని నియమించాలని పంచకర్ల భావించారు. అయితే, ఎవరిని నియమించాలనే విషయంలో మాత్రం పంచకర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలను జిల్లా ఉన్నతాధికారులు కోరకపోవడం గమనార్హం. మరోవైపు పద్మనాభం తహసీల్దార్‌గా ఉన్న ఆనంద్‌కుమార్‌కు పెందుర్తిలో పోస్టింగ్ ఇవ్వాలని గండి బాబ్జీ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి. గండి బాబ్జీ చెప్పిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎంపీ భరత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండి బాబ్జీ ప్రతిపాదనలు, ఎంపీ భరత్ ఆదేశాల మేరకు పెందుర్తి తహసీల్దార్‌గా ఆనంద్‌కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డీటీ, సర్వేయర్లు, ఎంపీడీవో పోస్టింగ్ విషయంలోనూ పంచకర్ల మాటకు విలువ లేకుండా పోయింది. ఎంపీడీవో రమేష్ నాయుడును కొనసాగించాలని పంచకర్ల కోరినప్పటికీ కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు పాపాల ప్రక్షాళనకు నేడు ఆలయాల్లో పూజలు

సాక్షి న్యూస్ నెట్‌వర్క్: తిరుమల వేంకటేశుని లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు సర్కారు చేస్తున్న అసత్య ప్రచారం కారణంగా ఆయల పవిత్రతకు భంగం వాటిల్లకుండా శనివారం జిల్లాలోని పలు దేవాలయాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పూజలు చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాల నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, ఆలయ సంప్రదాయాలను కాపాడాలని కోరుతూ టీటీడీ అనుబంధ ఆలయం ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు తెలిపారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు మాడుగుల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనకాపల్లి గాంధీ నగరం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించనున్నారు.

30న రేబాక పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా

అనకాపల్లి: రేబాక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈనెల 30న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు మూడు కంపెనీల ప్రతినిధులతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.గోవిందరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకొన్న 18 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు 8143229228 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

బదిలీల 'పంచాయితీ'

- 'పంచాయతీరాజ్' బదిలీల్లో అక్రమాలు
- కీలక మండలాల్లో పోస్టుకు రూ.10 లక్షలు
- అనకాపల్లిలో కాసుల కుమ్మరింపు.. ఎడాపెడా పోస్టింగ్‌లు
- ఏజెన్సీ విషయంలో నిబంధనలు పాటించని అధికారులు
- డీపీవోపై ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారికి ఫిర్యాదు

సాక్షి,అనకాపల్లి/మహారాణిపేట: పంచాయతీరాజ్ శాఖలో అడ్డగోలు బదిలీల పంచాయితీ అగ్గి రాజేస్తోంది. కార్యనిర్వాహక అధికారుల బదిలీ ప్రక్రియపై ఆరోపణలు భగ్గుమంటున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పేరుతో ఇష్టానుసారంగా పోస్టింగ్ లు ఇచ్చేశారు. వారి నుంచి భారీగా ముడుపులు తీసుకొని కావాల్సిన పోస్టింగ్‌లు ఇచ్చారన్న టాక్ నడుస్తోంది. ఈ విషయంలో నిబంధనలకు సైతం తిలోదకాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి, 50 ఏళ్ల దాటిన వారికి అల్లూరి జిల్లా నుంచి మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలి. కానీ అలా చేయకపోవడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ బదిలీల్లో కొంత మంది పంచాయతీ అధికారులు చేతి వాటం ప్రదర్శించడంతో ఏజెన్సీలో పనిచేస్తున్న ఈవోపీఆర్‌డీవోలు అక్కడే ఉండిపోయారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఈ బదిలీల ప్రక్రియపై ఉమ్మడి విశాఖ జిల్లా నోడల్ అధికారి అయిన విశాఖ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. మైదాన ప్రాంతాల్లో ఈవోపీఆర్ అండ్ ఆర్‌డీ పోస్టులు ఖాళీలు లేవని, అందుకే ఏజెన్సీలో పనిచేస్తున్న వారిని మైదాన ప్రాంతాలకు బదిలీ చేయలేదని పంచాయతీ అధికారులు బహిరంగంగా చెబుతున్నారు. సర్వీసులో ఇంత వరకు ఏజెన్సీలో పనిచేయని ఈవోఆర్‌డీవోలు ఎంతో మంది ఉన్నారు. వారిని నిబంధనల ప్రకారం ఏజెన్సీలో నియమించాల్సి ఉంది. కానీ వారి జోలికి అధికారులు వెళ్లకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.

వారం రోజుల తర్వాత ఫిర్యాదు

> ఈనెల 22న ఈవోపీఆర్ అండ్ ఆర్‌డీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీలు జరిగిన వారం రోజులకు ఫిర్యాదు చేయడమేంటి? వారికి అభ్యంతరాలు ఉంటే బదిలీలు జరిగిన తర్వాత రోజే ఫిర్యాదు చేయాలి. అయినా అనకాపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో ఈవోలు ఉన్నారు. ఎక్కడా ఖాళీలు లేవు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేశాం.
>
> – శిరీషరాణి, జిల్లా పంచాయతీ అధికారి

సర్వాంగ సుందరంగా శారదా వనం



కొండ ప్రాంతంలో పచ్చదనంతో శారదా వనం

- 120 ఎకరాల రిజర్వు ఫారెస్టు భూమిలో అందమైన పార్కు
- మొదటి దశను ప్రారంభించిన చీఫ్ కన్జర్వేటర్ శ్రీకంఠనాథరెడ్డి
- అటవీ వాతావరణాన్ని తలపించేలా తీర్చిదిద్దాలని ఆదేశం



శారదా వనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న చీఫ్ కన్జర్వేటర్ శ్రీకంఠనాథరెడ్డి

కశింకోట: సందర్శకుల మనసు దోచేలా శారదా వనాన్ని తీర్చిదిద్దుతామని అటవీ శాఖ విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఎస్.శ్రీకంఠనాథరెడ్డి చెప్పారు. బయ్యవరం రైల్వే వంతెన వద్ద ఉన్న రిజర్వు ఫారెస్టు భూమిలో మొదటి దశగా అటవీ శాఖ నిధులు రూ.1.40 కోట్లతో శారదా వనం పేరిట నిర్మించిన పార్కును శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్‌సింగ్‌తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనాన్ని 120 ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి భూమిని కేటాయించామన్నారు. దీన్ని దశల వారీగా అభివృద్ధి చేయడంలో భాగంగా మొదటి దశ పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. దీన్ని విస్తరించి భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నామన్నారు. ఇందుకు నిధుల అవసరం ఉందని, వీటిని సమకూర్చడానికి ముందుకు వస్తే దాతలను ప్రోత్సహించి వనాన్ని మరింతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన మేర నిధులు, సదుపాయాలు సమకూరితే జంతు ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.

సందర్శకులను అలరించే విధంగా..: జాతీయ రహదారి పక్కన అందమైన లొకేషన్‌లో రిజర్వు ఫారెస్టు ఉండటంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా వన నిర్మాణం చేపట్టామని శ్రీకంఠనాథరెడ్డి చెప్పారు. నామమాత్రపు రుసుంతో ప్రజలు, విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. టికెట్ కౌంటర్‌ను ప్రారంభించిన అనంతరం వనం నలుమూలల కలియతిరిగి అక్కడి సుందర దృశ్యాలకు ముగ్ధులయ్యా రు. అటవీ వాతావరణం ప్రతిబింబించే విధంగా వనంలో నిర్మాణాలు సాగాలన్నారు. మిగిలి ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోషల్ ఫారెస్టు డీఎఫ్‌వో లక్ష్మణ, సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి ఎ.సునీల్‌కుమార్, అనకాపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పి.జ్యోతిర్మయి, సెక్షన్ ఆఫీసర్ కె.కాశీప్రసాద్, బీట్ ఆఫీసర్ ఎం.గోవింద, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

గోవాడ సుగర్స్ మనుగడ ప్రశ్నార్థకం

- ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
- ఎన్నికల హామీని గాలికొదిలేసిన ఎంపీ, ఎమ్మెల్యే
- గిట్టుబాటు ధరపై పట్టుపట్టనున్న చెరకు రైతులు
- నేడు గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మహాజనసభ



చోడవరం: గతంలో కర్మాగారాన్ని అమ్మజూపిన పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.. ఎన్నికల ముందు అందలమెక్కిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపనంటోంది.. అందుకే గోవాడ సుగర్ ఫ్యాక్టరీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. శనివారం జరగనున్న మహాజనసభలో కర్మాగారం మనుగడపై అటో ఇటో తేల్చుకోవాలని సభ్య రైతులు సిద్ధమవుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాడ ఫ్యాక్టరీని ఆధునికీకరించడంతోపాటు టన్నుకు రూ.3500 గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల ముందు ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చెరకు రైతులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇప్పటి వరకు ఆ హామీల కోసం వారు ఏమీ మాట్లాడకపోవడంతో ఫ్యాక్టరీ మనుగడపై అనేక ఊహాగానాలు తలెత్తాయి. రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక సుగర్ ఫ్యాక్టరీ గోవాడ (చోడవరం) మాత్రమే. అలాంటి ఫ్యాక్టరీ టీడీపీ నేత గూనూరు మల్లునాయుడు అధ్యక్షుడుగా ఉన్న పాలకవర్గం హయాంలో (2013–18 మధ్యకాలంలో) కునారిల్లిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ పాలన కాలంలో ఫ్యాక్టరీ సుమారు రూ.150 కోట్ల మేర అప్పులపాలైంది. ఆనాటి చంద్రబాబు సర్కారు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ఈ ఫ్యాక్టరీని చంద్రబాబునాయుడు అమ్మేయాలని కూడా చూడటం, టెండర్లు సైతం పిలవడం జరిగింది. ఇంతలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హామీతో గడిచిన ఐదేళ్లలో గ్రాంటుగాను, వడ్డీలేని అప్పుగాను సుమారు రూ.120 కోట్ల మేర సాయం అందింది. దీంతో రైతు చెరకు బకాయిలు చెల్లించడంతోపాటు గతంలో టీడీపీ హయాంలో చేసిన అప్పులను తీర్చారు. అయినా ఇంకా సుమారు రూ.40 కోట్ల మేర అప్పుల్లో ఫ్యాక్టరీ ఉంది. మరో పక్క దేశంలో చక్కెర ధరలు ఆశాజనకంగా లేకపోవడం, ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతోలు తీర్చే పరిస్థితి లేక ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులిద్దరూ ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీని ఆధునికీకరించడంతోపాటు చెరకు రైతులకు టన్నుకు రూ.3500 ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీలపై వీరిద్దరూ అధికారంలోకి వచ్చాక నోరు మెదపడం లేదు. మరో రెండు నెలల్లో క్రషింగ్ కూడా ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి హామీ రాకపోవడంతో అయోమయంలో ఉంది. ఈ పరిస్థితిలో ఫ్యాక్టరీ మహాజన సభను శనివారం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో గిట్టుబాటు ధర, ఫ్యాక్టరీ ఆధునికీకరణ, ఇథనాయిల్ పరిశ్రమ ఏర్పాటుపై రైతులు నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.


నేటి మహాజనసభకు ఏర్పాట్లు : 23,500 మంది సభ్యరైతులున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మహాజనసభను ఈనెల 28వ తేదీన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించేందుకు ఫ్యాక్టరీ ఆవరణలో భారీ ఏర్పాట్లు చేశారు. కనీసం 10 వేల మందికి పైగా రైతులు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఫ్యాక్టరీ చైర్‌పర్సన్ అయిన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మహాజనసభ జరగనుంది.

అక్కడ అలా..

- నందడిగా రోడ్డు శంకుస్థాపన
- శిలాఫలకంలో రాజ్యాంగ పదవులు లేని టీడీపీ నేతల పేర్లు



కోడూరు-పీతపాలెం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన



శిలాఫలకంలో దాడి వీరభద్రరావు, బుద్ద నాగజగదీష్ పేర్లు

తుమ్మపాల: టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. గ్రామ సభల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సైతం కూటమి నాయకులు వేదికలపై కూర్చుని హల్‌చల్ చేయడం చూస్తున్నాం. వేదికలపైనే సర్పంచ్, ఎంపీటీసీలపై తిరుగుబాటు కూడా చేస్తున్నారు. ఎటువంటి రాజ్యాంగ పదవులు లేని నాయకుల పేర్లు ఏకంగా శిలఫలకాల్లోనే చేర్చడంతో అందరూ అవాక్కవుతున్నారు. అనకాపల్లి మండలం కోడూరు–పీతపాలెం గ్రామాలకు రోడ్డు పేరుతో రెండు కిలోమీటర్ల పొడవున ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి కలెక్టర్ బంగ్లాకు రూ.కోటితో రహదారి నిర్మాణం తలపెట్టారు. కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేసి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంలో టీడీపీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు, బుద్ద నాగజగదీశ్వరరావు పేర్లను పొందుపరచి, వారి మన్ననలు కూడా పొందేలా జిల్లా యంత్రాంగం వ్యవహరించింది.

ఇక్కడ ఇలా..

- వెలవెలబోయిన బొజ్జన్నకొండ
- ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో నిర్లక్ష్యం



బొజ్జన్నకొండపై కొత్తగా ప్రారంభించిన ఎమినిటీస్ సెంటర్ భవనంలో ఖాళీ కుర్చీలు

తుమ్మపాల: ప్రముఖ పర్యాటక ప్రాంతం బొజ్జన్నకొండపై ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అది.. బుద్ధిస్ట్ డెస్టినేషన్ లైట్ అండ్ షో ప్రారంభోత్సవాన్ని పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించాలని తలపెట్టారు. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న సందర్భంగా కంబాలకొండపై పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రెండు రోజులుగా ఊదరగొట్టారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఏర్పాట్లయితే జరిగాయి కానీ పెద్దలెవరూ కనిపించలేదు. సచివాలయ ఉద్యోగులు మాత్రం చాలాసేపు నిరీక్షించారు. ఖాళీ కుర్చీలతో సీఎం ప్రారంభించిన ఎమినిటీస్ సెంటర్ వెలవెలబోయింది. నిర్వాహకులు లేజర్, సౌండ్ షో ఏర్పాటు చేయడంతో పది నిమిషాల పాటు ప్రదర్శించి నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఫ్లెక్సీ గోల మాత్రం రసవత్తరంగా సాగింది. కేంద్రప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఎమినిటీస్ సెంటర్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఒక్క చోట కూడా లేకపోవడంతో బీజేపీ – జనసేన, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఫ్లెక్సీలను నాయకులు తొలగించేశారు.

ఉండి ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి

చీడికాడ : దళితులపై కక్షతో రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ బ్యానర్‌ను చించి అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుపై దేశద్రోహం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లారపు లోవచంద్ కోరారు. ఈ మేరకు ఆయన పలువురితో కలిసి శుక్రవారం చీడికాడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉండి నియోజకవర్గం ఏలూరిపాడులో స్థానిక దళితులపై కక్ష పూరిత ఆరోపణలు చేసి అంబేద్కర్ బ్యానరు చించి, తొలగించిన ఘటనలో కీలకంగా వ్యవహరించిన అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అతనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట విజయనగరం జిల్లా ఇంచార్జి దెందేటి దేముడు,జిల్లా యువజన విభాగం కన్వీనర్స్ దుండి సూర్యనారాయణ, జాగారపు మహేశ్వర రావు, మాడుగుల అసెంబ్లీ కన్వీనర్ బొత్స అప్పారావు ఉన్నారు.


చీడికాడ పోలీసులకు ఫిర్యాదు అందిస్తున్న దృశ్యం

రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి చర్యలు

- కలెక్టర్ విజయ కృష్ణన్
- కోడూరు–పీతపాలెం రోడ్డుకు ఎమ్మెల్యే కొణతాలతో కలసి శంకుస్థాపన

తుమ్మపాల: జిల్లాలో రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులకు చర్యలు చేపడతామని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కోడూరు నుంచి కలెక్టర్ బంగ్లా మీదుగా సబ్బవరం మండలం పీతపాలెం గ్రామం వరకు రెండు కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మాణానికి ఆమెతో పాటు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టి పూర్తి చేస్తామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో దృఢంగా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అంతకుముందు కోడూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించి, వంద రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. ఇది మంచి ప్రభుత్వం పోస్టర్‌ను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్డీవో చిన్నికృష్ణ, పంచాయతీ రాజ్ ఈఈ వీరంనాయుడు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీటీసీలు చంద్రశేఖర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


ఖో ఖో పోటీలకు ఎంపికైన విద్యార్థులతో శ్రీప్రకాష్ అధినేత నరసింహారావు

పాయకరావుపేట : సీబీఎస్ఈ బోర్డు వారితో ఈ నెల 22 నుండి 26 వరకూ వీఆర్ఎస్ విజ్ఞాన జ్యోతి రెసిడెన్షియల్ స్కూల్, బచ్చుపల్లి, తెలంగాణలో నిర్వహించిన క్లస్టర్ – 7 ఖో ఖో పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అండర్ – 14 బాలుర విభాగంలో లాలం పూర్ణ శ్యాం నాయుడు బృందం, అండర్ – 19 బాలుర విభాగంలో జి.ధనుష్ బృందం ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. అక్టోబర్ 16 నుండి 19 వరకూ ది సరదన ఇంటర్నేషనల్ స్కూల్, దేవాస్, మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో జి.కావ్యసుధ బృందం కాంస్య పతకాలు సాధించారని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఆయా విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, కోచ్‌లు చిరంజీవి, హేమ అభినందనలు తెలిపారు.

నలుగురు తాండవ జేఈలకు బదిలీలు

నాతవరం : తాండవ రిజర్వాయరు పరిధిలో పనిచేస్తున్న నలుగురు జేఈలకు సాధారణ బదిలీలో భాగంగా ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారని తాండవ ప్రాజెక్టు అనురాధ తెలిపారు. నాతవరం మండల కేంద్రం జేఈగా పని చేస్తున్న శ్యామ్‌కుమార్‌ను నర్సీపట్నం హెడ్ క్వార్టరుకు, అక్కడ పని చేస్తున్న వినయ్‌కుమార్‌ను యలమంచిలికి బదిలీ చేశారన్నారు. తాండవ ప్రాజెక్టు జేఈగా పని చేస్తున్న రామకృష్ణకు యలమంచిలి బదిలీ కాగా, ఆయన స్థానంలోకి శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు. కోటనందూరు మండల కేంద్రం జేఈ రామన్నపాత్రుడుకు నర్సీపట్నం బదిలీ అయిందన్నారు. ఈ స్థానంలోకి శ్రీకాకుళం నుంచి వస్తున్నారని డీఈ అనురాధ తెలిపారు.


పాడేరులో వైద్య కళాశాల తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న భవనం
జగన్ కల సాకారం

వైద్య విద్యకు శ్రీకారం

- పాడేరు కళాశాలలో వచ్చే 14 నుంచి తరగతులు
- కొత్త భవనాల్లోనే నిర్వహణ
- జిల్లా ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు
- ఈ నెలాఖరుకల్లా పూర్తికానున్న ప్రవేశాల ప్రక్రియ
- 75 శాతం ఫ్యాకల్టీని సిద్ధం చేసిన గత ప్రభుత్వం

ఏజెన్సీ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, యువతకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలన్న గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలల సాకారానికి ముహూర్తం ఖరారైంది. జిల్లా కేంద్రం పాడేరులో ఆయన హయాంలో మంజూరు చేసిన వైద్య కళాశాల వచ్చే నెల 14న ప్రారంభం కానుంది. సరైన వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో జిల్లా ప్రజలకు ఇది కచ్చితంగా ఒక వరం. ఈ తరుణంలో అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.


పాడేరులో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనున్న జిల్లా సర్వజన ఆస్పత్రి

సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన వైద్య కళాశాల వచ్చేనెల 14న ప్రారంభం కానుంది. పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ వైద్య కళాశాల నిర్వహించే బ్లాక్‌ను మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఈ భవనంలో సంబంధిత బ్లాక్‌ను పూర్తిచేసి అక్కడే తరగతులు నిర్వహించేందుకు జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది.

38 మంది చేరిక

పాడేరు మెడికల్ కళాశాల 50 సీట్లతో ప్రారంభించేందుకు జాతీయ మెడికల్ కౌన్సిల్ గత నెలలో అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 38 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మిగిలిన 12 సీట్లు ఈనెలాఖరుకు భర్తీ కానున్నాయి. దీంతో ప్రవేశాల ప్రక్రియ కొలిక్కి రానున్న నేపథ్యంలో వచ్చేనెల 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

కొత్త భవనాలు పూర్తయ్యేవరకు..

పాలిటెక్నిక్ సమీపంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పతి భవన నిర్మాణానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు జిల్లా సర్వజన ఆస్పత్రిలోనే రోగులకు సూపర్ స్పెషాలిటి వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈఏడాది జనవరిలో సుమారు రూ.2కోట్లతో జిల్లా సర్వజన ఆస్పత్రిని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. వైద్య కళాశాలను దృష్టిలో పెట్టుకుని 420 పడకలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని పరిశీలించిన జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. వైద్య కళాశాలకు అనుబంధంగా సేవలందించడం వల్ల గిరిజనులకు ఉన్నత వైద్యం అందనుంది.
- వైద్య కళాశాల ఫ్యాకల్టీ నియామకం గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. 75 శాతం మేర అందుబాటులోకి తెచ్చింది. బోధనకు సంబంధించి అన్నింటిని సమకూర్చింది.


అడ్మిషన్ పొందుతున్న ఎస్టీ విద్యార్థిని జాలారి దీప్తి

రోగులకు ఉన్నత వైద్యసేవలు కల్పిస్తాం



వచ్చే నెల14న వైద్య కళాశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో నెలాఖరు కల్లా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. తరగతులను కొత్త భవనంలోనే నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి కొన్ని గదులను సిద్ధం చేస్తున్నాం. ప్రొఫెసర్లతో పాటు అన్ని విభాగాల వైద్యనిపుణులు, ఫ్యాకల్టీ 75శాతం మేర అందుబాటులో ఉంది. వైద్య కళాశాల ఆవరణలో సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి బ్లాక్ పూర్తయ్యేవరకు జిల్లా ఆస్పత్రిలోని 420 బెడ్‌ల ద్వారా రోగులకు ఉన్నత వైద్యసేవలు కల్పిస్తాం.

– డాక్టర్ డి.హేమలతాదేవి, ప్రిన్సిపాల్, వైద్యకళాశాల, పాడేరు

ఏఎల్‌పురం హైస్కూల్లో క్షుద్రపూజలు?

- భయందోళనలో పిల్లలు, తల్లిదండ్రులు
- పూజలు చేసారా.. లేక ఆకతాయిల పనా?


స్టేజీ వద్ద ముగ్గు, నిమ్మకాయలు

గొలుగొండ : ఏఎల్‌పురం జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం అర్ధరాత్రి క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఏఎల్‌పురం జిల్లాపరిషత్ హైస్కూల్ గ్రామం మధ్యలో ఉంటుంది. ఈ హైస్కూల్లో విద్యార్థులు ఆటపాటలు నిర్వహించే స్టేజీ వద్ద క్షుద్ర పూజలు చేసినట్టుగా శుక్రవారం తెల్లవారికి ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. శుక్రవారం యథావిధిగా హైస్కూల్‌కు వచ్చిన విద్యార్థులు స్టేజి వద్ద ముగ్గులు, నిమ్మకాయలు చూసి క్షుద్రపూజలు జరిగినట్టుగా భావించి ఆందోళన చెందారు. ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు కృష్ణదేవిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఎవరైనా నిజంగా పూజలు చేశారా..లేక ఆకతాయల పనా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక్కడ కొంతకాలంగా కొందరు ఆకతాయిలు రాత్రి సమయంలో పూటుగా మద్యం సేవించి చిందులు వేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ దివ్య దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేక్షకుల దాడిలో థియేటర్ ఆపరేటర్‌కు గాయాలు


ప్రేక్షకుల దాడిలో గాయపడిన రవికుమార్

అచ్యుతాపురం(మునగపాక): అచ్యుతాపురం ఎస్‌టీబీఎల్ థియేటర్‌లో కొత్తగా విడుదలైన సినిమా టికెట్లకు సంబంధించి జరిగిన వివాదంలో ఆపరేటర్ రవికుమార్ గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బెనిఫిట్ షోలను పలు థియేటర్లలో ఏర్పాటు చేశారు. అచ్యుతాపురం ఎస్‌టీబీఎల్‌లో కూడా సినిమా ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. టికెట్లకు సంబంధించి కొంతమంది ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో గొడవకు దిగారు. లైన్‌లో ఉంటే తమకు టికెట్లు ఇవ్వకుండా అడ్డదారిలో టికెట్లు ఇవ్వడం సరికాదంటూ గొడవకు దిగారు. ఈ గొడవలో థియేటర్ ఆపరేటర్ రవికుమార్‌కు గాయాలు కావడంతో అతనిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

దంచికొడుతున్న వర్షాలు


అనకాపల్లిలో నిండుగా పారుతున్న శారదానది

తుమ్మపాల: వర్షాలతో జిల్లా తడిసిముద్దవుతోంది. రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. శుక్రవారం కూడా భారీగా వర్షం పడడంతో రైతులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలకు గురయ్యారు. రోడ్లు జలమయమవడంతో పాటు పలు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు నీటమునిగాయి. వ్యవసాయ పనులకు వర్షం ఆటంకం కలిగించింది. శారదానది నిండుగా ప్రవహిస్తోంది. జిల్లాలో మొత్తం 480.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నక్కపల్లి మండలంలో 87.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా, పాయకరావుపేట మండలంలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.దేవరాపల్లి మండలం మినహా అన్ని మండలాల్లో శుక్రవారం వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 20 మిల్లీమీటర్లుగా నమోదైంది.

మండలాల వారీగా వర్షపాతం వివరాలు

మండలం	వర్షపాతం (మిల్లీమీటర్లు)	మండలం	వర్షపాతం (మిల్లీమీటర్లు)
నక్కపల్లి	87.2	మాడుగుల	15.2
రాంబిల్లి	55.4	నాతవరం	14.2
ఎస్.రాయవరం	42.8	రావికమతం	13.6
యలమంచిలి	38.8	మాకవరపాలెం	12.4
కశింకోట	28.2	నర్సీపట్నం	10.2
పరవాడ	25.0	చోడవరం	10.0
మునగపాక	17.0	గొలుగొండ	9.0
కోటవురట్ల	16.8	రోలుగుంట	7.2
అనకాపల్లి	16.2	చీడికాడ	6.2
సబ్బవరం	16.0	బుచ్చెయ్యపేట	4.8
అచ్యుతాపురం	15.6	పాయకరావుపేట	3.4
కె.కోటపాడు	15.4	-------	

వరద నీటితో 'రయ్'.. వాడ

- 113.50 మీటర్లకు చేరుకున్న జలాశయం నీటిమట్టం
- కొనసాగుతున్న 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- నేడు స్పిల్‌వే గేట్ల ద్వారా నీరు విడుదల చేసే అవకాశం

దేవరాపల్లి : రైవాడ జలాశయంలోకి వరదనీరు పోటెత్తడంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 113.50 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి 800 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం ప్రమాదకర స్థాయి నీటిమట్టం 113.50 మీటర్లుకు చేరువ కావడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయంలోకి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయం స్పిల్‌వే గేట్ల ద్వారా శారదా నదిలోకి వరదనీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు. ఏ క్షణంలోనైనా నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున శారదానది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. శారదానది సమీప ప్రాంత ప్రజలు, రైతులు నది దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.


రైవాడ జలాశయం స్పిల్‌వే గేట్లు వద్దకు భారీగా చేరుకున్న వరదనీరు

ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవనసాఫల్య పురస్కారం


ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవనసాఫల్య పురస్కారం అందజేస్తున్న అతిథులు

మద్దిలపాలెం: భారతీయ సంప్రదాయ నృత్యాల వైభవంతో కళాభారతి ఆడిటోరియం పులకించి పోయింది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ (ఎన్ఎండీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు బీఆర్ విక్రమ్ కుమార్(గౌడ్) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో మూడు రోజుల వైశాఖి నృత్యోత్సవ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదాయ పన్నుల శాఖ ఇన్వెస్టిగేషన్ విభాగ సహాయ సంచాలకులు శంకర్ పాండే, సూదగాని రవి శంకర్ నారాయణ్, వీఎండీఏ అధ్యక్షుడు ఎమ్మెస్సెన్ రాజులు ప్రదర్శనలకు ప్రారంభించారు. అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ భరతనాట్య నిపుణురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రతిభా ప్రహ్లాద్ నాట్యం అలరించింది. కోల్‌కతాకు చెందిన పౌశాలీ చటర్జీ తన నందని మూమెంట్ ఆర్ట్స్ బృందంతో కలసి మణిపురి నృత్యప్రదర్శనలతో ఓలలాడించారు. ఒడిశాకు చెందిన జై మా దుర్గా కళా పరిషత్ బృందం ఉమాకాంత్ బెహరా ఆధ్వర్యంలో సంబల్‌పురీ నృత్యం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అనంతరం న్యూ ఢిల్లీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రతిభా ప్రహ్లాద్‌కు వైశాఖీ జీవన సాఫల్య పురస్కారం –2024 అందుకున్నారు. ప్రముఖ మణిపురీ నాట్య కళాకారిణి పౌశాలీ చటర్జీ వైశాఖీ ఎక్స్‌లెన్స్ అవార్డు, సంబల్‌పురీ నాట్యాచార్యులు ఉమాకాంత్ బెహరా వైశాఖీ నాట్యశ్రీ పురస్కారాలందుకున్నారు. డాక్టర్ పేరాల బాల మురళీ కృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యానం అందించారు.

కలుషిత ఆహార బాధితులకు ఆర్థిక సాయం

చింతపల్లి: కోటఉరట్ల మండలం కైలాసపట్నంలోని కలుషిత ఆహా రం తిన్న ఘటనలో బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించినట్టు చింతపల్లి తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. లంబసింగిలో చింతపల్లి మండలానికి సంబంధించి బాధిత విద్యార్థులు 16 మందికి ఒకొక్కరికీ రూ.5వేలను సాయంగా అందించారు. వీఆర్వోలు నాగరత్నం, శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు సత్యవాణి పాల్గొన్నారు.


గిరిజన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న చింతపల్లి తహసీల్దారు రామకృష్ణ

2న ప్రజా ఉద్యమ ర్యాలీ

సీతమ్మధార: విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణకు అక్టోబర్ 2న నిర్వహిస్తున్న ఉద్యమ ర్యాలీని విజయవంతం చేయాలని రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి పిలుపునిచ్చారు. ద్వారకానగర్‌లోని ఓ హోటల్‌లో విశాఖ సిటిజన్ ఫోరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఒక క్రమపద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించకుండా.. తలాడిస్తోందని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపడుతున్న ప్రజా ఉద్యమ ర్యాలీ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగుతుందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందని, కేంద్రం మెడలు వంచి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలన్నారు. ఈ ర్యాలీలో అందరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలకు వనరులు సమకూర్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఫోరం అధ్యక్షుడు పి.ఎస్.తిలక్, కార్యదర్శి పి.రామకృష్ణ, కోశాధికారి పి.రాము పాల్గొన్నారు.

క్లుప్తంగా

నేడు వెంకన్న ఆలయంలో వైఎస్సార్‌సీపీ ప్రత్యేక పూజలు

అనకాపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం 9 గంటలకు స్థానిక గాంధీనగరం వెంకటేశ్వస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

నేడు పీఏసీఎస్ మహాజన సభ

అనకాపల్లి: స్థానిక గవరపాలెం గౌరీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (రైతు సంఘం బ్యాంక్) మహాజన సభ శనివారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్టు సంఘం అఫీషియల్ పర్సనల్ ఇన్‌చార్జి డి.ఎ.వి.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం పరిధిలో రైతులు అందరూ హాజరు కావాలని కోరారు.

కశింకోటలో భారీ వర్షం

కశింకోట: మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దఫదఫాలుగా కురిసిన వర్షానికి కశింకోట ప్రాంతంలోని వీధులు బురదమయంగా మారాయి. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం మెరక ప్రాంతాల్లో ఉన్న వరి పొలాలకు బాగా ఉపకరిస్తుందని రైతులు తెలిపారు.

శారదా వనం ప్రవేశ ధరలు నిర్ణయం


ధరల వివరాలు తెలిపే బోర్డు

కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన శారదా వనంలో ప్రవేశానికి టికెట్ల ధరలు నిర్ణయించారు. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, విదేశీయులకైతే రూ.250, ద్విచక్ర వాహనానికి రూ.10, త్రిచక్ర వాహనానికి రూ.20, నాలుగు చక్రాల వాహనానికి రూ.30, బస్సుకు రూ.100, డీఎస్ఎల్ఆర్ కెమెరా వినియోగానికి రూ.100, వీడియో చిత్రీకరణకు రూ.5 వేలు చొప్పున నిర్ణయించారు. ప్రవేశ రుసుం కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సందర్శన వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించారు.

బెల్లం ధరలు



అనకాపల్లి మార్కెట్‌కు శుక్రవారం 117బెల్లం దిమ్మలు వచ్చాయి.

దిమ్మల రకం	కనిష్ట ధర	గరిష్ట ధర
మొదటి రకం	4,400	4,930
రెండో రకం	3,500	3,590
మూడోరకం	3,100	3,200

అనకాపల్లి సినిమాలు

దేవర : రాజా
దేవర : సత్యనారాయణ స్క్రీన్-1
దేవర : పర్తిసాయి
దేవర : వెంకటేశ్వర
దేవర : రామచంద్ర
సత్యం సుందరం : షిర్డీసాయి
ప్రేమికుడు : శ్రీసత్య
మత్తు వదలరా 2 : సత్యనారాయణ స్క్రీన్-2

రక్త నిల్వలు

అనకాపల్లి: జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయ రక్తనిధి కేంద్రంలో 32 యూనిట్ల రక్తం నిల్వ ఉంది. ఏ పాజిటివ్-2 యూనిట్లు, బీ పాజిటివ్-19, ఓ పాజిటివ్-8, ఏబీ పాటిజివ్-3 యూనిట్లు శుద్ధి చేసిన రక్తం నిల్వ ఉంది. అవసరమైన వారు వైద్యాలయం బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ యు.లోకేష్‌ను ఫోన్ నంబర్ 97036 19706లో సంప్రదించవచ్చు.

గ్యాస్ సమాచారం

అనకాపల్లి: ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా శుక్రవారం 299 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. గతంలో బుక్ చేసుకున్న వారిలో 251 మందికి సిలిండర్లు సరఫరా చేశారు. వివరాలకు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ(08924223595)ని సంప్రదించవచ్చు.

ఖరీఫ్ ముగుస్తున్నా.. ఎదురుచూపులేనా.!

- అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఎప్పుడో?
- మరో వైపు వరదలతో అపార నష్టం
- కూటమి 100 రోజుల పాలనలో రైతులకూ తప్పని నిరాశ


ముంపుకు గురైన వరి పంటను చూపిస్తున్న రైతులు(ఫైల్)

తుమ్మపాల: ఖరీఫ్ సీజన్ ఆఖరి దశకు వచ్చింది. సమయానుగుణంగా కాకుండా కురిసిన వర్షాలతో రైతులు సతమతమవుతున్నారు. దీంతో వరి సాగు రైతులకు తలకు మించిన సాహసంగా మారింది. అయినా పెట్టుబడుల కోసం అప్పులు చేసి మరి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం రైతులకు సాగు సాయం అందడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన రూ.20 వేలు సాయం విడుదలపై ఇప్పటికీ ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పథకం పేరు మార్పుతో సరి!

వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా రూ.13,500 గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించేది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఆ పథకం పేరును అన్నదాత సుఖీభవగా మార్చి రూ.20 వేలు సాయం చేస్తామన్నారు. కానీ ఖరీఫ్ సీజన్ పూర్తికావస్తున్నా నేటికీ రూ.20 వేలు సహాయం అందించలేదు. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుకు వర్షాలతో నష్టం వచ్చినా సరే కనికరించకపోవడంతో ప్రభుత్వంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలను ఆదుకోవాలి



ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అన్నదాత సుఖీభవ కింద తక్షణం సాయం అందించాలి. రబీ సీజన్ సాగుకు సంబంధించిన విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి. వరుస వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సర్వే చేసి పరిహారం మంజూరు చేయాలి.

– పీలా బుజ్జి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, తుమ్మపాల

100 రోజుల్లో రైతులకు ఏమి చేయలేదు



ప్రతి రైతుకు రూ.20 వేలు అందిస్తామని చెప్పడంతో చాలా సంతోష పడ్డాం. కూటమి ప్రభుత్వం రైతులకు మరింత మంచి చేస్తాదనే ఆశతో ఈ ఏడాది ఖరీఫ్‌లో అధిక పెట్టుబడులు పెట్టి సాగు ప్రారంభించాం. కానీ ఎండ, వానలతో పంటలు పాడై నష్టపోయాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేలు సహాయం చేసి ఆదుకోవాలి.

– కరణం వరహాలు, రైతు, రేబాక

వర్షపు నీరు పోయే మార్గమేది?


ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిలిచిన వర్షపు నీటిని చూపిస్తున్న సీపీఎం నాయకులు

అనకాపల్లి: వర్షం పడితే పట్టణంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతోందని, వర్షపు నీరు పోయేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిలిచిన వర్షపు నీటిని శుక్రవారం సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే అండర్ బ్రిడ్జి, తదితర ప్రాంతాల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ మీదుగా ప్రవహించే ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. సత్యనారాయణపురం రైల్వే అండర్ బ్రిడ్జి, జాతీయ రహదారిలో కొప్పాక ఏలేరు కాలువ బ్రిడ్జిల వద్ద వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు తేలయ్యబాబు, బి.ఉమామహేశ్వరరావు, నూక అప్పారావు, దాకారపు శ్రీనివాసరావు, పలకా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా దుర్గమాంబ పండగ

కశింకోట: కశింకోటలోని గవరపేటలో దుర్గమాంబ పండగ గురువారం రాత్రి ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారిని చివరిగా పల్లకిలో గ్రామంలో ఊరేగించారు. సీఐ అల్లు స్వామి నాయుడు, అధిక సంఖ్యలో భక్తులు దుర్గమాంబను దర్శించుకున్నారు. డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ఆహూతులను అలరించింది. ఉత్సవ కమిటీ చైర్మన్ మళ్ల బుల్లిబాబు, తదితరులు పాల్గొన్నారు.

6న వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

అనకాపల్లి: వచ్చేనెల 6న రామాయణంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్టు తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రతినిధి కె.రామ్మోహన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులను సబ్ జూనియర్లుగా, 9, 10 తరగతి విద్యార్థులను సీనియర్లుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు స్థానిక రింగ్‌రోడ్డు హిమశేఖర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉదయం 9 నుంచి 2 గంటల వరకూ నిర్వహిస్తామన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మెమెంటోలు, పుస్తకాలను అక్టోబర్ 15న గవరపాలెం శంకర్ కాలనీ హిమశేఖర్ స్కూల్ ఆవరణలో అందజేస్తామన్నారు. వివరాలకు 98493 45060, 94401 906609, 93479 95836 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

గోతులు పూడ్చడంలో విఫలం


గోతుల మయ్యంగా మారిన రింగ్‌రోడ్డు వద్ద ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు

అనకాపల్లి: స్థానిక రింగ్ రోడ్డులో తాగునీటి పైపు లైన్ల కోసం తీసిన గోతులను పూడ్చడంలో జీవీఎంసీ అధికారులు విఫలమయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొణతాల హరనాథ్ బాబు విమర్శించారు. శుక్రవారం గోతులను పార్టీ నాయకులు పరిశీలించి మాట్లాడారు. ఆరు నెలల క్రితం తాగునీటి పైప్‌లైన్ల కోసం జీవీఎంసీ కాంట్రాక్టు సిబ్బంది తవ్విన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చకపోవడంతో వర్షాలకు నీరు చేరి బురదమయంగా మారాయన్నారు. దీంతో అటుగా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిప్రతం అందజేస్తానని చెప్పారు.

ఏనుగుతునిలో ఉచిత వైద్య శిబిరం


శిబిరంలో పరీక్షలు చేస్తున్న వైద్యులు

కశింకోట: మండలంలోని ఏనుగుతుని గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడికవర్ ఆస్పత్రి వైద్యులు జె.సాయిచందు, ఎంఎస్ఎల్ రాజు పాల్గొని కంటి పరీక్షలు, బీపీ, సుగర్, సాధారణ రుగ్మతలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, మందులు అందజేశారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు వైద్య సేవలు వినియోగించుకున్నారు. మండల టీడీపీ నాయకులు గొంతిన చిరంజీవి, జెర్రిపోతుల నూకినాయుడు, అందె రమణ, మారిశెట్టి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సచివాలయ భవనానికి మళ్లీ ప్రారంభోత్సవం


సచివాలయ భవనానికి రిబ్బన్ కటింగ్ చేస్తున్న మాజీ సర్పంచ్ వెంకటరాజు

ఎస్.రాయవరం: గుడివాడ గ్రామంలో గతంలో ప్రారంభించిన సచివాలయ భవనానికి మాజీ సర్పంచ్ నల్లపరాజు వెంకటరాజు శుక్రవారం రిబ్బన్ కట్ చేసి మళ్లీ ప్రారంభోత్సవం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోటికి పైగా నిధులు కేటాయించి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీపతిరాజు స్థలం కేటాయించడంతో ఈ మూడు భవనాలను ఒకే చోట నిర్మించారు. పూర్తయిన భవనాలను అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అట్టహాసంగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీల నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం ఓ భవనానికి మాజీ సర్పంచ్ వెంకటరాజు రిబ్బన్ కట్టి కటింగ్ చేసి కొత్తగా ప్రారంభిస్తున్నట్టు హంగామా చేశారు. అది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ప్రారంభించిన భవనాలకు మళ్లీ ప్రారంభోత్సవం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి అధికారులు ఎవరూ హాజరు కాలేదు. ఈ విషయంపై పంచాయితీ కార్యదర్శి నాయుడిని వివరణ కోరగా.. భవనంలో ప్రారంభోత్సవం ఏమి లేదని , ఇటీవల సర్పంచ్ దూళి శ్రీనుబాబు పంచాయతీ కార్యాలయానికి అవసరమైన సామాన్లు కొన్నారని, వాటిని శుక్రవారం భవనంలో సర్ది పెట్టామన్నారు.

సబ్ రిజిస్ట్రార్‌గా రవికుమార్



యలమంచిలి రూరల్: యలమంచిలి సబ్ రిజిస్ట్రార్‌గా కె.రవికుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి యలమంచిలికి బదిలీపై ఆయన వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఎం.అప్పారావుకు లంకెలపాలెం కార్యాలయానికి బదిలీ అయింది. విధుల్లో చేరిన రవికుమార్‌కు కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

ఫార్మా ప్రమాదాల బాధ్యులను అరెస్ట్ చేయాలి


విలేకరులతో మాట్లాడుతున్న సీఐటీయూ నేతలు రాము, సోమునాయుడు

అచ్యుతాపురం(మునగపాక): అచ్యుతాపురం ఫార్మాలో జరిగిన ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలను అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో ఎసైన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదానికి కారకులైన వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. లోపాలను గుర్తించిందన్నారు. కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే నియంత్రించే వ్యవస్థ లేదన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కమిటీలు పర్యటించడం సాధారణమన్నారు. తరువాత ఒరిగిందేమీ ఉండడం లేదన్నారు. ప్రతి ఆరు నెలలకు ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నా.. అటువంటి చర్యలు లేవన్నారు.

పొల్యూషన్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రమాదాలకు కారణమైన యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ సోమునాయుడు పాల్గొన్నారు.

ఆర్టీసీ కండక్టర్‌కు ప్రయాణికుల ఆత్మీయ సత్కారం


దేవరాపల్లిలో ఆర్టీసీ కండక్టర్ రాజేశ్వరరావును సత్కరిస్తున్న ప్రయాణికులు

దేవరాపల్లి: అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికులతో స్నేహ పూర్వకంగా మెలిగిన ఆర్టీసీ కండక్టర్‌కు అరుదైన గౌరవం లభించింది. మద్దిలపాలెం డిపోకు చెందిన సిహెచ్.రాజేశ్వరరావు దేవరాపల్లి 12డి బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులతో కుటుంబ సభ్యుడి మాదిరిగా కలిసిపోయి ప్రయాణికుల మనస్సును దోచుకున్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న రాజేశ్వరరావు ఆఖరి రోజు శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు దేవరాపల్లిలో శుక్రవారం పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కండక్టర్‌గా కాకుండా కుటుంబ సభ్యుడిగా తమతో కలిసిపోయిన రాజేశ్వరరావు సేవలు మరులేమని పలువురు ప్రయాణికులు అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం కండక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రయాణికులు తనపై చూపిన ప్రేమాభిమానాలను జీవితంలో మర్చిపోలేనన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన అందరికీ రుణపడి ఉంటానన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం


కొత్తపల్లి హైస్కూలులో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ


కొత్తపల్లిలో సచివాలయం వద్ద బాల్య వివాహాలపై ప్రచారం


కశింకోట పోలీసు స్టేషన్‌లో బాల్య వివాహాలపై ప్రచారం

కశింకోట: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ప్రచారం చేశారు. సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైస్కూలు, సచివాలయంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడ్ జిల్లా కో-ఆర్డినేటర్ చిన్నారావు మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సీఎస్‌డబ్ల్యూ కె.కనకమహాలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఝాన్సీ, సచివాలయ స్టాఫ్, మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కశింకోట పోలీసు స్టేషన్‌లో కూడా బాల్య వివాహాలు నేరమంటూ సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు.

కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి


ఉచిత కుట్టు శిక్షణను ప్రారంభిస్తున్న రోటరీ పూర్వపు అధ్యక్షుడు బీఎస్ గుప్తా

అనకాపల్లి: కుట్టు శిక్షణతో మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చునని రోటరీ క్లబ్ అనకాపల్లి(3020) పూర్వపు అధ్యక్షుడు బీఎస్ గుప్తా అన్నారు. స్థానిక న్యూకాలనీ పాలూరి చిదంబరం మెమోరియల్ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో(కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధులతో) 15 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ అనంతరం రూ.25 వేలు విలువ చేసే కుట్టుమిషన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. క్లబ్ శిక్షణ చైర్మన్ బుద్ధ రమణాజీ, కో-చైర్మన్ కడిమిశెట్టి సతీష్ మాట్లాడుతూ ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకూ 100 రోటరీ క్లబ్‌లు ఉన్నాయని, అనకాపల్లి క్లబ్‌కు 15 కుట్టు మిషన్లు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సరిపల్లి రాజేష్, కార్యదర్శి దేవర అనీల్, కోశాధికారి గ్రంధి సత్యేంద్ర, క్లబ్ సభ్యులు కె.వి.గౌరీపతి, బి.జె.నాయుడు, పెంటకోట పవన్, రాజేష్, శిక్షకురాలు దుర్గాదేవి పాల్గొన్నారు.

మానవ హక్కుల కౌన్సిల్ కార్యదర్శిగా మళ్ల


ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలాజీకి వినతిపత్రం అందిస్తున్న మళ్ల సన్యాసినాయుడు

తుమ్మపాల: మానవ హక్కుల కౌన్సిల్ నియోజకవర్గ కార్యదర్శిగా మళ్ల సన్యాసినాయుడిని నియమించినట్లు వ్యవస్థాపక కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, నియోజకవర్గంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంలో సన్యాసినాయుడు ముందుంటారని పేర్కొన్నారు. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న నిర్వహించే పలు రకాల సేవా కార్యక్రమాలపై ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలాజీకి శుక్రవారం వినతి పత్రం అందించినట్లు మళ్ల తెలిపారు.

ప్రమాద స్థాయిలో తాండవ నీటిమట్టం

- పరిసర గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి
- తాండవ ప్రాజెక్టు డీఈ అనురాధ

నాతవరం : తాండవ రిజర్వాయరు నీటి మట్టం ప్రమాద స్థాయిలో ఉందని ఏసమయంలోనైన స్పిల్‌వే గేట్లు ద్వారా నదిలోకి విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. ఆమే శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తాండవ రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 377.9 అడుగులకు చేరిందని ఇన్ ఫ్లో నీరు ఎగువ ప్రాంతం నుంచి 500 క్యూసెక్కులు దాటి వస్తుందన్నారు తాండవ ప్రధాన గేట్ల ద్వారా పంట కాలువల ద్వారా ఆయకట్టుకు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి పరిశీలిస్తే ఏలాంటి సమస్య లేదన్నారు. ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో నీరు ప్రాజెక్టులోకి పెరిగితే 378 అడుగులు దాటితే స్పిల్‌వే గేట్లు ద్వారా తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తామన్నారు. రాత్రి సమయంలో తాండవ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు, పశువులు నదిలోకి దిగరాదని హెచ్చరికలు జారీ చేశామన్నారు. అదే విధంగా నాతవరం, కోటనందూరు, తుని మండలాల అధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చామన్నారు.

కలెక్టర్ ఆదేశాలకే దిక్కులేదా..?

- ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై జనం ఆగ్రహం


బంగారుమెట్ట జంక్షన్‌లో పెద్ద గొయ్యి మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు

బుచ్చెయ్యపేట : జిల్లా కలెక్టర్ ఆదేశాలంటే ఆర్‌అండ్‌బీ అధికారులకు లెక్కలేనట్లుంది. భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో బంగారుమెట్ట జంక్షన్ వద్ద రోడ్డు మధ్య పెద్ద గొయ్యి పడింది. ఈ నెలలో కురిసిన వర్షాలకు వడ్డాది పెద్దేరు, విజయరామరాజుపేట తాచేరు వంతెనలపై నుండి నీరు ప్రవహించింది. డైవర్షన్ రోడ్లు దెబ్బతినడంతో పరిశీలించడానికి 9వ తేదీన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మండలానికి వచ్చారు. బంగారుమెట్ట జంక్షన్‌లో రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గొయ్యిలో చేరిన వర్షం నీరును చూసి కలెక్టర్ కారు ఆపి గొయ్యిలో నీరు బైటకు పోయేలా చేసి గొయ్యిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్‌అండ్‌బీ, మండల, పంచాయితీ అధికారులు కాస్త హడావిడి చేసి తూతూ మంత్రంగా గోతిలో నీరు బైటకు పోయేలా చేసి కొద్దిగా గ్రావెల్ వేసి వదిలేశారు. నిత్యం వేలాది వాహనాలు తిరిగే రోడ్డు అవడంతో ఈ గొయ్యి మరింత పెరిగి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వయాన జిల్లా కలెక్టర్ గొయ్యిని పూడ్చాలని ఆదేశాలిచ్చినా అధికారులు తూతూ మంత్రం పనులు చేయడంపై స్థానికులు మండి పడుతున్నారు. ఇటీవల ఈ గొయ్యి వద్దే కోడూరు నుండి బంగారుమెట్ట పామాయిల్ ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలతో వస్తోన్న ట్రాక్టర్ గోతిలో తిరగబడి బోల్తా పడింది. డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం వైపు వెళ్లే ముఖ్య కూడలి బంగారుమెట్ట జంక్షన్‌లో గొయ్యిని పూడ్చి ప్రమాదాలు తప్పించాలని పలువురు కోరుతున్నారు.